Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 93

(Apr. 8, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 93

(Apr. 8, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 8—4—47 మంగళవారం [సంచిక 93

బెజవాడలో 144 సెక్షను

కమ్యూనిస్టులు జాతీయవారం జరపరాదట

బెజవాడ, ఏప్రియల్ 6

ఆంధ్ర కమ్యూనిస్టులు జాతీయ వారోత్సవాలు జరుపుతే శాంతికి భంగం కలుగుతుందట. అందుచేత బెజవాడలో 144 సెక్షన్ ప్రకటించి కమ్యూనిస్టులు జాతీయవారోత్సవాలు జరపరాదని బెజవాడ జాయింటుమాజిస్ట్రేటు ప్రకటనచేశారు.

జాతీయవారం 13 తో ముగిసినా, ఆ పేరుతో నెలరోజులు వరకూ ఊరేగింపుల పై నిషేధం వుంటుంది.

చిలి మునిసిపల్ ఎన్నికల్లో కమ్యూనిస్టుల విజయం

సాంటియాగో, ఏప్రియల్ 7

చిలి (దక్షిణ అమెరికా) లో నిన్న మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టుపార్టీ అనేక విజయాలు సాధించింది. కొన్ని మునిసిపల్ కౌన్సిళ్ళలో కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య మునుపటికన్నా రెండింతలయింది.

చిలిలో కమ్యూనిస్టుపార్టీ, ఇతర ప్రజాపక్షాలు కలిసి ఉన్న కొయిలిషన్ ప్రభుత్వం ఉంది.

జలియన్ వాలాబాగ్ విప్లవజ్యోతి వెలిగించండి

మతకలహాలతో పోరాటం విచ్ఛిన్నంచేసే సామ్రాజ్యవాదుల కుట్రలు ఓడించండి

ఐక్య కార్యక్రమ ప్రాతిపదికపై కాంగ్రెసు లీగుతో రాజీకై ప్రయత్నించాలి

జాతీయ వారోత్సవ సందర్భంలో కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

బొంబాయి, ఏప్రిల్ 6

కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'పీపుల్సేజ్' జాతీయ వారోత్సవంపై ఇలా సంపాదకీయం వ్రాసింది:

భారతదేశ పరిస్థితులు తీవ్రగతిని మార్పు చెందుతున్న సమయంలో ఈసారి జాతీయ వారం వచ్చింది. జలియన్‌వాలాబాగ్ హత్యాకాండలో మరణించిన యోధుల జ్ఞాపకార్థం, గౌరవార్థం జాతీయవారం జరుపుట సాంప్రదాయమైంది. భారతీయ ప్రజలపై జరుపబడిన అమానుషకృత్యాలకు మూలకందమైన విధానాన్ని అంతమొందించాలని జాతీయ వారంలో ప్రతిసారీ జ్ఞప్తికి తెబడుతోంది. భారతీయ దాస్యాన్ని, దేశఅవమానాన్ని తుద ముట్టించాలనే భారతీయుల దృఢనిశ్చయానికి జాతీయవారం ఒక చిహ్నం.

అమృతసర్ (జలియన్ వాలా బాగ్) హత్యాకాండరగుల్కొల్పిన స్వాతంత్ర్యాగ్ని మండు, విదేశీ పరిపాలకులకుగూడ వీల దేశీక గుండెదడ పట్టుకొంది. భారతదేశ మార్కెట్లా బ్రహ్మాండమైన ఉద్యమానికి అది దారి తీసింది. హిందూ - ముస్లిం సంయుక్త నాయకత్వం క్రింద ఆ ఉద్యమం విజృంభించింది. 1857 నాటి విప్లవ పరిస్థితులను పరిపాలకులకు జ్ఞప్తికితెచ్చేటట్లుచేసింది. హిందూ ముస్లిం ప్రజలిద్దరినీ లొంగదీయాలనే పలంవుతో పరిపాలకులు, దౌర్జన్యం సాగించారు. కాని ఇరుప్రజలకు శతృవయినవరాయి వారికి వ్యతిరేకంగా బలోపేతమైన సంయుక్త సంఘటన ఏర్పడింది.

బ్రిటిష్‌వారిని అవమాన పరచారని, మోదు కొన్నారని వంకబెట్టి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్చాడు. స్త్రీలనీ పురుషులనీ, బాల బాలికలనీ భేదంలేకుండా వధ గావించాడు. పొట్టపై ప్రాకమని ఆజ్ఞాపించాడు. ఈ ఘటనలు జర్గి ఇప్పటికి 26 ఏండ్లు దాటిపోయింది.

ఈ 26 ఏండ్లలో ఎంతోమార్పు జరిగింది. ఒకనాడు పొట్టపై ప్రాకిన ప్రజలే సగర్వంగా శక్తియుతంగా నిలబడ్డారు. జనరల్ డయ్యర్ అన్నయ్యలను — వీరు డయ్యర్ కంటె ఘాయ ధులు కూడా — 1948 జూన్ నాటికి ఇండియాను విడిచిపోతామని ప్రపంచానికి చెప్పుకొనేటట్లు చేశారు.

బ్రిటిషువాళ్ళు కాలవ్యవధికోసం చూస్తున్నారు, వాళ్ళు తమ మాట నిలబెట్టుకోరు — అని భారతీయులు గుర్తిస్తున్నారు. గతంలో బ్రిటిషువాళ్లుచేసిన వాగ్దానాలను వారు మరచిపోలేదు. సామ్రాజ్యవాదులు మనదేశంలో విధ్వంసక కార్యం ప్రారంభించి, రామింకా కొన్నాళ్లు ఇక్కడ తిష్టవేసుకోవాలని ప్లానులు వేస్తున్నట్లు కావలసినంత సాక్ష్యం వుంది.

సామ్రాజ్యవాదం యొక్క అంతిమ, నిస్సహాయ దశ

భారతదేశంనుంచి వెళ్ళిపోతామని ప్రకటించుటద్వారానే తాము కొంత కాలవ్యవధిని సంపాదించుకో గలుగుతామని సామ్రాజ్యవాదులు తంచుటలోనే వారెంత నిస్సహాయ స్థితిలో వున్నారో, ప్రజాశక్తులెంత అభేద్యంగా వున్నాయో తెలియజేస్తుంది. తనకు మరణ శాసనం వ్రాసుకుంటూ తద్వారా తన జీవితం పొడిగించుకోవాలని చూసే వ్యక్తి పరిస్థితి నిజంగానే చాలా ప్రమాదదశలో వుండి యుండాలి.

సామ్రాజ్యవాదం చేసిన పాపాలకు భారతీయులు చేయబోయే ప్రాయశ్చిత్తాన్ని సాధ్యమైనంతవరకు తప్పించుకోవాలని, లేదా పొడిగించాలని సామ్రాజ్యవాయిదా వాదం ప్రయత్నించుతోంది. జలియన్‌వాలాబాగ్‌లో ఏ యోధులనైతే హత్యచేసిందో, ఆ యోధుల ఆశయానికే, నేడు సామ్రాజ్యవాదం తల వంచి భారతదేశాన్నుండి వెళ్ళిపోతామని 1947 ఫిబ్రవరిలో ప్రకటించవలసి వచ్చింది. కాని మార్చిలో, అదే సామ్రాజ్యవాదం ఆ జలియన్‌వాలాబాగ్ యోధుల ఆశయానికే దెబ్బకొట్టింది. అమృతసర్‌లోని జలియన్ వాలాబాగ్ వీరసాంప్రదాయాన్ని చెడగొట్టడానికి తన సాధ్యమైనదంతా చేసింది.

గత మాసంలో తిరిగి అమృతసర్‌లో విరివిగా హిందూ, ముస్లిం, సిక్కుల రక్తం — స్వాతంత్ర్య సంగ్రామంలో కాదు, అన్నదమ్ముల కలహంలో — ప్రవహించింది. 1919 జలియన్‌వాలా బాగ్ ఘటనలనాటి అమృతసర్ బయించుతుందా లేక మత కలహాలతో కూడిన ఈనాటి అమృతసర్ బయించుతుందా? అన్నదే ప్రశ్న.

దీనికి సమాధానం ప్రజలపైన, ముఖ్యంగా రాజకీయ పార్టీలపైన, ప్రతి సంవత్సరం జాతీయ వారం సల్పుతున్న దేశభక్తులపైన ఆధారపడివుంది.

1948 జూన్‌కూ ఇప్పటికివున్న ఈ 15 మాసాల వ్యవధిలో సామ్రాజ్యవాదం చెల్లాచెదరయిన తన శక్తులను పోగుచేసుకొంటూంది. ప్రజాశక్తులలో చీలికతేప్రయత్నించుతోంది దాడి చేయడానికి అవసరమైన కొత్త స్థావరాలను సంపాదించుకుంటోంది. అనాటికి తన కనుకూలంగా పరిస్థితులు చక్కబడకపోతే తన అటకట్టుతుందని సామ్రాజ్యవాదానికి తెలుసు.

ఈక్లిష్టపరిస్థితిలో, ప్రజావిజయానికి మొట్టమొదట చేయవలసినపని సామ్రాజ్యవాదాన్ని తిరోగమన పంథాలో పెట్టడం, ప్రజల చేతుల లోకి చొరవ తీసుకోవడం.

వైస్రాయి కేవలం చట్టబద్ధుడుగా వుండాలని, కేంద్రప్రభుత్వం సంపూర్ణాధికారాలతో మంత్రివర్గంలా వ్యవహరించాలని కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ కోరికను అన్ని పార్టీలవారు, ప్రజలూ యావన్మందీ బలపరచాలి. రానున్న క్లిష్టదినాలలో, ప్రజాపక్షం చేతులలోకి చొరవ వచ్చేటట్లు చేస్తుంది ఈ కోరిక.

వర్కింగ్‌కమిటీకోరిక హిందువుల పెత్తనాన్ని బలపరచుతుందనే పొరపాటు అభిప్రాయంతో గనుక లీగు నాయకత్వం ఈ కోర్కెను అర్థగించిన పక్షంలో అది బ్రిటిష్ సామ్రాజ్యవాదులవలలో పడుతుంది. హిందువులపైన, ముస్లిములపైన బ్రిటిషువారి పెత్తనాన్ని బలపరచుతుంది.

సామ్రాజ్యవాదుల ప్లానుకులోబడి లీగుకు వ్యతిరేకంగా ఎత్తుగడవేసే ప్రస్తుతపంథాను కాంగ్రెసు నాయకత్వం మానుకుంటేతప్ప, సామ్రాజ్యవాదుల చేతులనుండి చొరవను లాక్కోలేమన్న విషయం స్పష్టం. లీగుకోరే పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయ పంజాబు విభజన కావాలనే బెదరింపు సామ్రాజ్యవాదుల వలలోకి లాక్కువెళ్ళుతుంది. ఆ రాష్ట్రంలో సామ్రాజ్యవాదం రెచ్చగొట్టే కలహాలకు దోహదంచేస్తుంది.

సంపూర్ణమైనబాధ్యతాయుత ప్రభుత్వాన్ని అప్పగించమని కాంగ్రెసులీగులు తక్షణం కలుస్తాయా? కలిసి ప్రజాతంత్ర పద్ధతులపై ఇరుపురంగీకరించిన రాజ్యాంగ చట్టాన్ని తయారుచేస్తాయా? అన్నదే ప్రస్తుత తక్షణ సమస్య. అలాకలిసేపక్షంలో, 1948 జూన్ నాటికిగాని, ఇంకా ముందుగాని, ఇండియా స్వాతంత్ర్యం పొందడానికి ఎవరూ అడ్డు పడలేరు.

సమిష్టి పోరాటానికి కార్యక్రమం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లీగ్‌తో సంప్రదించడానికి సూచన చేసింది. ఇది శుభ సూచనయే. కాని ఇంతమాత్రంతో చాలదు. సమిష్టిపోరాటానికి విస్పష్టమైన షరతులతో కాంగ్రెసు తన సూచన తీయాలి; సామ్రాజ్యవాదాన్ని తిరోగమన పంథాలో పెట్టాలి; లీగ్ నాయకత్వాన్ని అపుడు రాజీ సూచనలకు ఆహ్వానించాలి. ఆ కార్యక్రమంలో అసందిగ్ధంగా ఇలా కోరాలి.

(1) కేంద్ర ప్రభుత్వం. పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించాలి.

(2) సామ్రాజ్యవాదంతో పోరాడాలంటే ఒగనొకా దేశంయొక్క బలం ఆదేశ ప్రజానీకంమీద ఆధారపడే వుంటుంది. అందుచే కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర మంత్రివర్గాలు, ప్రజాసామాన్యం కనీస ఆర్థిక హక్కులపై చేస్తున్న పోరాటాలను, జమీందారులకు పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా సాగించుతున్న పోరాటాలను, అణచడం మానివేసి బలపరచాలి.

కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రజల ఆర్థిక పరిస్థితులను బాగు చేయడానికి ఒక కార్యక్రమం వేసుకోవాలి. అలావేసుకొంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెనుక, కాంగ్రెస్ లీగ్ పార్టీలవెనుకగల ప్రజాబలం అంతా కేంద్రీకరించబడి నిలుస్తుంది. అట్టి పరిస్థితులలో సామ్రాజ్యవాదం సవాల్ చేయ సాహసించలేదు.

(3) రాజ్యాంగ నిర్మాణసభలోకి సంస్థాన ప్రజా ప్రతినిధులేరావాలి, సంస్థానాధీశులచే నియమించబడినవారు రాకూడదని కాంగ్రెస్ లీగ్ పార్టీలు కోరాలి.

(4) బ్రిటిష్ సేనలను ఉపసంహరించుకోవాలి. బ్రిటిష్ పరిశ్రమలను స్వాధీన పరుచుకోవాలి.

(5) ఇరుపురూ అంగీకరించిన రాజ్యాంగాన్ని—భారతదేశానికి యావత్తుకూ సంపూర్ణ ప్రజాతంత్రాన్నిచ్చే స్వతంత్ర రాజ్యాంగాన్ని - సమోజన వోటింగ్ పద్ధతిపై ఎన్నుకొనబడే రాజ్యాంగాన్ని - తయారుచేయాలి.

(6) పాకిస్తాన్ సమస్యను, ఆ యా నేషనల్ యూనిట్ల (జాతీయ ప్రాంతాల) లోని ప్రజలందరూ స్వేచ్ఛాపూర్వకంగా వోటుచేయుట ద్వారా తేల్చుకోవచ్చును.

(7) అన్ని జాతీయ ప్రాంతాలలోను (నేషనల్ యూనిట్లలోను) ఒకే విధమైన అభివృద్ధి కల్గేటందుకుగాను అంగీకృతమైన ప్రణాళికననుసరించిఆర్థికాభివృద్ధి గావించాలి.

(8) బ్రిటిషువాళ్ళు ఇండియాను వదలి పెట్టకపోతే వారిపై పోరాడటానికి ఇరుపక్షాలూ అంగీకరించాలి.

ఈ ప్రాతిపదికపై ఐక్యత సాధించటానికి కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ఆలోచించాలి. లీగ్ నాయకత్వం ఈ షరతులను తిరస్కరించవచ్చు కాని అప్పుడు కాంగ్రెసుకు ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ఉంటుంది. ముస్లిం ప్రజాసామాన్యంలోకి వెళ్ళి తమ చిత్తశుద్ధిని రుజువుచేసుకోడానికి అవకాశం ఉంటుంది.

దైనందిన పోరాటాలలో ప్రజాసామాన్యాన్ని బలపరచుటద్వారా, తన వెనుకగల ప్రజాసామాన్యాన్ని పూర్తిగా సమీకరించుట ద్వారా, పైన చెప్పిన ప్రజాతంత్ర ప్రాతిపదికపై లీగుతో రాజీకి సుముఖత చూపుటద్వారా కాంగ్రెసు సామ్రాజ్యవాదానికి స్వస్తి చెప్పగలదు అంతఃకలహాలను రెచ్చగొట్టి తన పెత్తనాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న సామ్రాజ్యవాదపు ఆటలను శాశ్వతముగా మాత్రమే కాంగ్రెసు అరికట్టగలదు.

కాంగ్రెసు - లీగుల ఐక్యమై 1919 నాటి జలియన్‌వాలాబాగ్ విప్లవజ్యోతిని తిరిగి వెలిగించండి. మతకలహాలద్వారా ఆ జ్యోతిని ఆర్పజూచుతున్న సామ్రాజ్యవాదుల కుట్రను భగ్నపరచండి కాంగ్రెసు - లీగు పార్టీలు రెండూ ఐక్యమైతే నిజంగానే 1948 జూన్, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి భరతవాక్యం పలుకగలదు.

కురు పాండవుల గాథ మరచిపోకూడదు

మతకలహాలపై గాంధీజీ సలహా

దేశం నలుమూలలా జాతీయ దినోత్సవాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6

జాతీయవారం ప్రథమదినంనాడు గాంధీజీ ప్రార్థనానంతరసభలో వుపన్యసిస్తూ ఇలా చెప్పారు:



"దేశంలోవున్న పరస్పరద్వేషం, ప్రతీకారవాంఛ నాహృదయాన్ని బాధపెడుతున్నాయి. సోదరులమధ్య యుద్ధంసర్వనాశకరం. కురు-పాండవుల యుద్ధంలో ఆ గాథ తెల్పడానికి మిగిలినవారు ఏడుగురే అనేసంగతి గుర్తుపెట్టుకోండి."

జాతీయవారం ప్రథమ దినంనాడు గాంధీజీ ఒకరోజు ఉపవాసం ప్రారంభించారు.

విభజన్ తొలగడంవలన స్వాతంత్ర్యం రాబోదు

జాతీయవారోత్సవంలో కృపలానీ ఉపన్యాసం

న్యూఢిల్లీ, ఏప్రియల్ 6

ఇంగ్లీషు కాలనీలో జెండా వందనోత్సవంతో కాంగ్రెస్ అధ్యక్షులు కృపలానీ జాతీయ వారోత్సవాన్ని ప్రారంభించారు. ఆ సమావేశానికి పండిట్ నెహ్రూ, ఆజాద్, అరుణా ఆసఫాలీకూడా వచ్చారు. జెండాయొక్క ప్రాముఖ్యతను గురించి చెపుతూ కృపలానీ ఇల్లా చెప్పారు:

"బ్రిటిషువాళ్ళు వెళ్ళిపోయినంతమాత్రాన స్వతంత్రం వచ్చినట్లుకాదు. స్వతంత్రానికొక అర్థంకి తీరినట్లవుతుంది. అంతే. రాష్ట్ర ప్రభుత్వాలనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ ఏర్పాంచినంతమాత్రాన స్వతంత్రంవచ్చినట్లుకాదు. పెట్టుబడిదారులు, దోపిడీదారులూ లేని సమాజాన్ని 7 లక్షల గ్రామాలకు తీసుకుపోగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు."

మద్రాసు నగరంలో

నేడు మద్రాసు నగరంలో అనేక ప్రాంతాలలో జాతీయ వారోత్సవాలు జరిగినాయి. జెండావందనాలు, మూలు పెనుకుప్రదర్శనాలు జరిగాయి. రాష్ట్రమంత్రులుకూడా ఉత్సవాలలో పాల్గొన్నారు.

ప్రజలలోకి వెళ్ళి పనిచేయాలి

పంజాబు సోషలిస్టుపార్టీ పిలుపు

లాహోరు, ఏప్రియల్ 6

పంజాబు సోషలిస్టుపార్టీ ఏప్రియల్ 6 తో ప్రారంభమయ్యే జాతీయవారంలో పార్టీనిధి పోగుచేయాలని పిలుపునిచ్చింది.

"ఈ వారంలో సోషలిస్టులయినవారంతా ఇళ్ళువదలి ప్రజలలోకి వెళ్ళాలి. మహారాజులు, నవాబులు, సంస్థానాధీశులచేతులనుండి అధికారం ప్రజాప్రతినిధులచేతులలోకి వచ్చేటట్లు కృషి చేయాలి.

"పంజాబు సమస్య భారతదేశసమస్య అయిపోయింది. భ్రాతృయుద్ధాన్నివర్గయుద్ధం లోనికి మార్చడంలోనే ప్రపంచ క్షేమం ఆధారపడి వుంది."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 ఏప్రియల్ 8 : మంగళవారం

ఏలూరులో పోలీసు రాజ్యం

అనారోగ్యంగానున్న డిటెన్యూకి సరియైన చికిత్స లేదు

ఉయ్యూరు షుగర్ మిల్‌తో రైతులకు జరిగే అన్యాయం

చెరుకు వేయడానికి పర్మిట్లు కొనుక్కోవాలి

తూకంలో టన్నుకు 40 పౌ॥ తగ్గించి వేస్తున్నారు

ప్రజారక్షణ చట్టం రద్దు చేయాలి

దివి తాలూకా కూలీసంఘ ప్రతినిధుల సభ

నిడుమోలు సభ

రొంపేరు భూములను స్థానిక పేదరైతులకే సాగుకివ్వాలి

లంచగొండుల, భూస్వాముల, విచ్ఛిన్నకుల కుట్రల నెదుర్కోడానికి కమిటీల ఏర్పాట్లు

రొంపేరు రైతు మహాసభలో తీర్మానాలు

అమలాపురం తాలూకా రైతు ప్రతినిధుల సభ

ఏప్రిల్ 16 వీలసపల్లిలో

తణుకు తాలూకా మాజీ సైనికుల సభ

తణుకులో ఏప్రియల్ 10 వ

జిన్నూరు కొనుగోలు సంఘం కార్యనిర్వహణలో అవినీతి

మిల్లు యజమాని సాయంతో పెచ్చు బియ్యం లెక్కచూపకుండా అపహరించే ప్రయత్నం

ఆహార కమిటీ అధ్యక్షుని అవకతవకలు

ఇనుము పంపకంలో ఏర్పాటైన అక్రమం

కార్మికులపై రెడ్డిగారి కుట్రలు

బట్టకై బెజవాడ రైల్వే కార్మికుల ఆందోళన

జనరల్ మానేజరువద్దకు రాయబారం

కార్మికునిపై దౌర్జన్యం తుంపాత క్షమాపణ

ఆంధ్రా పేపరు మిల్లులో

శారదాచట్టానికి శ్రీ భార్గవా తెచ్చిన సవరణబిల్లును బలపరచాలి

రాష్ట్ర మహిళాసంఘ అధ్యక్షురాలి ప్రకటన

పెదన బోర్డు కార్మికులకు అన్యాయం

కార్మికుల విజయం

ఏలూరు హెల్త్ఆఫీసరు అక్రమ నిర్ణయం

సిగర్ కార్మికుల విచారణకమిటీ హామీ

ఇండియా - ఇండొనీషియా

ఆర్థిక సంబంధాలు అన్వేషించడానికై

ఇండొనీషియను రాయబారసంఘం వస్తుంది

న్యూఢిల్లీ, ఏప్రియల్ 6

ఇండొనీషియన్ రిపబ్లిక్కు ప్రధాని సుల్తాన్ షారీర్ పత్రికా ప్రతినిధితో మాట్లాడుతూ ఇండొనీషియాకు - ఇండియాకు మధ్య పరస్పర వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకొనేటందుకై త్వరలోనే ఇండొనీషియను రాయబారసంఘం వస్తుందని చెప్పారు.

ఈ విషయమై ఆయన పండిట్ నెహ్రూతోనూ, ప్రభుత్వోద్యోగులతోనూ ప్రాథమిక సంభాషణలు జరిపారు.

భారతదేశానికి బియ్యం పంపడాన్ని గురించి చెబుతూ ఇండియానుండి ఏరుడు మోటారు ట్రక్కులు వచ్చేవరికే ధాన్యం ఎగుమతిచేయుగల అవకాశం మించిపోయిందని, ఏప్రియల్ నెలనుండి ధాన్యపు ఎగుమతులుచురుకుగా సాగించగలమని చెప్పారు.

ఇండొనీషియా మంత్రి డాక్టర్ నాయకత్వాన 12గురు ప్రతినిధులు ప్రత్యేక విమానంలో బొంబాయి, మద్రాసు రాష్ట్రంలో సంచారం చేయడానికి నేడు బయలుదేరారు. వీరు రాష్ట్రాలలో ఆహార పరిస్థితులను ఆహార సంపాదకులను గమనించి ధాన్యపురవాణా విషయం ఆలోచిస్తారు.

ఫ్రాన్సులో జెకొ రాయబారి హత్య

పారిస్, ఏప్రిల్ 6

ఫ్రాన్సులోని జెకోస్లోవేకియా రాయబారి గతరాత్రి హత్య చేయబడ్డాడు. పారిస్‌లో ధనికవర్గాలు నివసించే ప్రదేశంలో, ఒక సందులో యీ హత్య జరిగింది. అతని శరీరంలో 68 వేల ఫ్రాంకులు చెక్కు చెదరకుండా వున్నాయి. దానిబట్టి ఇది రాజకీయ హత్య అని స్పష్టమవుతూంది.

ఫ్రాన్సు, జెకోస్లోవేకియా ప్రభుత్వాలు ఇటీవలనే సాంస్కృతిక, స్నేహపు ఒడంబడిక కుదుర్చుకున్నాయి. కాని, జెకోస్లోవేకియావంటి ప్రజాతంత్ర దేశంతో ఫ్రాన్సు పొత్తు కలిగివుండడం ఫ్రెంచి పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వర్గాలకు నచ్చడంలేదు. గతరాత్రి దారుణ హత్యకు ఈ వర్గాలే ముఖ్య కారకులని అనుకుంటున్నారు.

ఫ్రెంచి పోలీసులు సంస్థతోయున 'ముసుగు మనుష్యుల సంఘం' అనేదొక రహస్యంగా మిలిటరీ తరిఫీదు ప్రారంభించినప్పటికీ సరంజాము దయలుదేరాయి.

అమెరికాతో భుజంకలిపి ఫ్రాన్సు నిలవాలట

డీగాల్ హితబోధ

స్ట్రాస్‌బర్గ్, ఏప్రిల్ 6

ఫ్రాన్సుకు విదుంత అవాంఛ కలదు కంటున్న డీగాల్ రేపు ఇక్కడ ఒక రాజకీయ ఉపన్యాసం చేయబోతున్నాడు. కిందటి యుద్ధంలో చనిపోయిన 6 వేల మంది అమెరికా సైనికుల స్మారకచిహ్నానికి పునాది ఆవిష్కరిస్తూ, రేపటి ఉపన్యాసానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనాడు ఒక కొత్త రకం నిరంకుశత్వం బయలుదేరిందని, దానిని అమెరికా ఫ్రాన్సులు కలిసి ఎదుర్కోవాలని, ట్రూమన్ వాదన. తాళం వేశాడు. ఇలా జరగడం దానంతట తాను అప్పటికంగా చెప్పకుండా.

"అమెరికా, ఫ్రాన్సులు సమానసిద్ధాంతాల ననుసరించి సాగిపోతున్నాయి. ఈ రెండు దేశాలకూ ఒకదానికొకటి అవసరం. అందువల్ల ఏనాడూ తెగిపోదు. ప్రపంచంలో న్యాయానికి, స్వాతంత్ర్యానికి ఎక్కడ భంగం కలిగినా ఫ్రాన్సు, అమెరికాలు, వాటికోసం మొదటినుంచీ పోరాడుతూ వచ్చాయి" అని ఈ సామ్రాజ్యవాది ధర్మపన్నాలు పలికాడు. ఈ సందర్భంలో డీగాల్, అమెరికా సర్వసైన్యాధిపతి జనరల్ ఐసెన్‌హోవర్‌ను అభినందిస్తూ ఇలా అన్నాడు: "నిన్నటి, నేటి, రేపటి మీ అమెరికా సేనలకు జోహారులు."

కమ్యూనిస్టుల నిరసన

డిగాల్ ప్రచారానికి అవకాశం ఇవ్వగల ఈవేళటి తంతుకు ధనసహాయం చేయడానికి స్ట్రాస్‌బర్గ్ మునిసిపాలిటీలోని కమ్యూనిస్టు సభ్యులు నిరాకరించారు. తమ నిరాకరణను సూచిస్తూ మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో నుంచి లేచిపోయారు.

మిత్రరాజ్యాలపై దెబ్బతీయడమే ట్రూమన్ ఆశయం

యుగోస్లావియా కమ్యూనిస్టు పత్రిక వ్యాఖ్య

బెల్‌గ్రేడ్, ఏప్రియల్ 6

అమెరికా డెమాక్రటిక్ పార్టీ సమావేశంలో మొన్న ట్రూమన్ చేసిన ఉపన్యాసాన్ని, యుగోస్లావియా కమ్యూనిస్టు పత్రిక 'బోర్బా' ఈవేళ ఖండించింది.

"అమెరికా దురాక్రమణ విధానాన్ని అనుసరింప నిశ్చయించింది. అని ట్రూమన్, అధికారరీత్యా, బాహాటంగా ప్రకటించాడు. ప్రధానంగా ఇది మిత్రరాజ్యాలపై దెబ్బ తీయడానికే ఉద్దేశింపబడింది.

"అంతర్జాతీయ సద్భావాన్ని, సహకారాన్ని నాశనం చేయడానికి పూనుకున్న, కరుడుగట్టిన సామ్రాజ్యవాదుల భావాలనే ట్రూమన్ వెలిబుచ్చాడు."

బ్రిటిష్ లేబరు ప్రభుత్వ విధానంపై మరోదెబ్బ

కోఆపరేటివ్ పార్టీసభలో బలమయిన ప్రాతికూల్యం

లండన్, ఏప్రిల్ 6

బ్రిటిష్ లేబరు ఉద్యమానికి చెందిన 'కోఆపరేటివ్ పార్టీ' వార్షిక మహాసభలో, నిన్న సాయంత్రం 'నిర్బంధ సైనిక సమీకరణబిల్లు' చర్చకు వచ్చింది.

ఆయుధవిసర్జనను గురించి మిత్రరాజ్య సమితిలో నిర్ణయం తేలేవరకు ఆ బిల్లును లేబరు ప్రభుత్వం ఆపివుంచాలని ఒక తీర్మానం ప్రతిపాదింపబడింది. మొన్న పార్లమెంటులో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన లేబరు సభ్యులు చాలమంది, ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు. తీర్మానం ఓడిపోయేలా చేయడానికి లేబరు ప్రభుత్వం, రక్షణశాఖమంత్రి అలెగ్జాండర్‌ను పంపింది.

తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అలెగ్జాండర్ నిన్న తీవ్రంగా మాట్లాడాడు.

"మిత్రరాజ్యసమితి ఎంత గౌరవము, విశ్వాసాల్లో బ్రిటన్ ఏ దేశానికీ తీసిపోదు. దానిని బలిష్ఠం చేయడానికి మాశక్తి కొలది వినియోగిస్తామని హామీ ఇస్తున్నాను." అని చెప్పి ఈ తీర్మానాన్ని ఎవ్వరూ బలపర్చకూడదన్నాడు. "ఇది, సజావైన ప్రభుత్వం పట్ల విశ్వాసరాహిత్య తీర్మానం. ఇలాంటి తీర్మానాలు ప్యాసయితే లేబరు ప్రభుత్వం రాజీనామా ఇవ్వవలసి వస్తుంది" అని బెదిరించాడు.

తరువాత తీర్మానం వోటుకు పెట్టబడింది. తీర్మానాన్ని బ్రహ్మాండమైన బలపరచడమైనది. లేబరు పార్టీ నాయకత్వంతరపున అలెగ్జాండర్ చెపరించి వచ్చినట్టికి 22,85,000 సభ్యులకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధులు తీర్మానానికి అనుకూలంగా వోటుచేశారు. వ్యతిరేకంగా 38,25,000 సభ్యుల ప్రతినిధులు వోటు చేశారు.

లేబరు ప్రభుత్వ విధానంపట్ల వ్యతిరేకత లేబరు ఉద్యమంలో ఎలా వ్యాపిస్తూందో తెలపడానికి ఇదే మరొక నిదర్శనం.

జిన్నా - వైస్రాయి సంభాషణలు

సోమవారంనాడు మూడవమారు సంభాషణ

న్యూఢిల్లీ, ఏప్రియలు 7

నిన్నటిరోజున వైస్రాయి యింట విందు కుడిచిన తర్వాత ముస్లిమ్‌లీగ్ నాయకుడు జనాబ్ జిన్నా వైస్రాయితో చర్చలు చేశారు. ఆయన నేడు, మరి రెండురోజులపాటు వరుసగా వైస్రాయితో చర్చలు సాగిస్తారు.

జయప్రకాశ్ ఆంధ్రదేశ సంచారం

13 వ తారీఖున బెజవాడకు

బెజవాడ, ఏప్రిల్ 6

సోషలిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ జయప్రకాశనారాయణ 13 వ తేదీన బెజవాడ వస్తున్నారు. 7 వ తేదీ మొదలు 17 వ తేదీ వరకు ఆంధ్రజిల్లాలో పర్యటన చేస్తారు.

7 వ తేదీ విశాఖపట్టణం చేరుకుంటారు.

సివిల్ సర్వీస్‌రద్దుపై బ్రిటిష్ ప్రకటన

ఈనెలలో వెలువడుతుందట

లండన్, ఏప్రియల్ 6

సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఇంతవరకు ఇండియామంత్రి స్వంత అధికారంక్రింద ఉన్నారు. వారిపై తమకున్న అధికారాన్ని రద్దుచేసి వేస్తామని బ్రిటన్ ఎన్నాళ్ళనుంచో చెబుతూనే ఉంది.

బ్రిటిష్ రాయబారులు ఇండియాకువచ్చి వచ్చాక ఈ విషయమై నిర్ణయించారు. ఈనెలలో ఏప్రియల్ 17 తర్వాత పార్లమెంటు సమావేశమైనప్పుడు వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని రాయిటర్ తెలుపుతున్నాడు. లారెన్సు స్వయంగా ప్రభువుల సభలో ఈ ప్రకటన చేస్తారట.

ప్రధాని అట్లీ ఈ విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నాడనికూడా రాయిటర్ చెబుతున్నాడు. ఎలాగో బ్రిటిష్‌ప్రభుత్వం చాల సద్భావంతో అన్నీ చేసివేస్తున్నట్టుగావార్తలు పదేపదే తెలిసినవే అయినా పంపించడం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు మామూలేనని అందరికీ తెలుసు.

అఖిలాఫ్రికా ట్రేడ్‌యూనియన్ సమావేశం

పారిస్, ఏప్రిల్ 6

ఏప్రిల్ పదవ తేదీని అఖిలాఫ్రికా ట్రేడ్ యూనియన్ల సమావేశం, డాకర్ (పశ్చిమ ఆఫ్రికాతీరంపై నుండు)లో జరుగుతుంది. ఆఫ్రికా చరిత్రలో ఇలాంటి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ప్రపంచ ట్రేడ్‌యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఈ సమావేశం జరుగుతుంది.

ఆఫ్రికాలోని 20 లక్షల ట్రేడ్‌యూనియన్ సభ్యుల తరఫున 60 మంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. సామ్రాజ్యవాద పాలకులు అమలు జరిపిన నిర్బంధవిధానాల ఫలితంగా ఇంతకాలం ప్రతినిధులు రావడానికి అవకాశాలు లేవు.

ప్రపంచ ట్రేడ్‌యూనియన్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శి, ఫ్రెంచిదేశ వ్యవహారముల ఆసన్న సౌరెన్ ... గెస్సర్, సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రపంచ ఫెడరేషన్ సంయుక్తకార్యదర్శుల్లో మార్లైస్ (సోవియటు), వాల్టర్ సిట్రైన్ (బ్రిటను) కూడా పాల్గొంటారు.

ఆఫ్రికాలో కార్మికుల నిర్బంధాలను పరిశీలించడానికి ప్రపంచ ఫెడరేషన్ ఒక సంఘం నియమించింది. గతమూడునెలలనుండి ఆసంఘం ఆఫ్రికాలో పర్యటనచేస్తున్నది, అసంఘం తయారుచేసిన రిపోర్టునుకూడా సమావేశంలో చర్చిస్తారని ప్రపంచ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

అవనిగడ్డ సబ్‌జైలులో నిరశనవ్రతం

అవనిగడ్డ, ఏప్రియల్ 6

3.4.47 న దివి తాలూకా పల్లిపాలెం గ్రామం వేణుగోపాలపురం గ్రామవాస్తవ్యులైన సైకిలు బుచ్చికోటయ్యను హాజరు సర్కిల్ ఇన్స్పెక్టరు, 337 నెం. గలిగిన హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖాన్, మరియు సుందరయ్య, కోనేరు రంగారావు ఎక్కడవున్నారో చెప్పమని, వాళ్ళ ఇష్టంవచ్చినట్లు లాఠీలతో కొట్టినారు బూటుకాళ్ళతో తన్నినారు. చాలా ప్రమాదమైన దెబ్బలు తగిలినట్లు డాక్టరుకూడా సర్టిఫికేటు ఇచ్చారు. తీసుకువచ్చి జైలులో వుంచినారు. రెండవ రోజున బయటకుకూడా లేవలేకపోయినాడు. ఇంతకు 5 రోజులకు పూర్వము, కోడూరు నుండి అక్కి భూషయ్యగారిని ప్రమాదమైన దెబ్బలుకొట్టి తీసుకువచ్చి జైలులో పెట్టినారు. రిజర్వుపోలీసులు, దౌర్జన్యం జరిగిన ఉద్యోగస్తుల యీ చర్యలకు నిరసన తెలుపుతూ, క్రింది ఉద్యోగస్తులపైన తగుచర్య తీసుకొనేంతవరకు నిరాహారదీక్ష బూనెదమని 6 వ తారీఖు నుండి అవనిగడ్డ సబ్‌జైలులో యున్న రాజకీయ ఖైదీలు అన్నం ముట్టుట మానివేసినారు.

కార్మికనాయకుని అరెస్టు

బెజవాడ, ఏప్రిల్ 6

కొత్తగూడెం (నైజాం) బొగ్గు కార్మికుల నాయకులైన పి. చలపతిరావుగారిని నిన్న నిజాం నైజాం పోలీసులు బ్రిటిష్ పోలీసులసహాయంతో బెజవాడలో అరెస్టుచేసి బేడీలువేసి తీసుకుపోయారు.

స్వతంత్రం వచ్చేసింది

కరంషాద్‌లో పటేల్ ఉపన్యాసం

కరంషాద్, (కైరా జిల్లా) ఏప్రిల్ 6

నేడు తాత్కాలిక ప్రభుత్వ పోలీసు శాఖ సభ్యుడు సర్దార్ పటేల్ తన జన్మస్థానమైన కరంషాద్ (కైరా జిల్లా) నగరంలో ఒక బాలికా విద్యాలయాన్ని ప్రారంభించారు. నగరవాసులు పటేల్ చిత్రం చెక్కిన 72 తులాల బంగారు పాత్రను ఆయనకు బహుమతి ఇచ్చారు. విద్యాలయాన్ని ప్రారంభిస్తూ పటేల్ ఈ విధంగా వుపన్యసించారు:

"బ్రిటిష్‌వాళ్లు వరిసెల చూసిన పక్షుల్లా పారిపోయ్యారు. మనకు బహు సులువుగా స్వతంత్రం వచ్చేసింది. స్వతంత్ర భారతదేశం అనంత సమస్యలను ఏ విధంగా పరిష్కరించగలదా యని ప్రపంచం యెదురు చూస్తూంది.

'కమ్యూనిస్టుల వ్యవహారాలు కనిపెడుతూండండి. వాళ్ళు పల్లెటూళ్ళ వర్గకలహం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ధనిక వర్గాన్ని బ్రిటన్ సృష్టించింది. బ్రిటన్‌తో వాళ్ళు పోతారు. దానిని భావాలు మరల తలఎత్తకుండా దేశాన్ని బాగుపరచవలసిన విధి యువకులది.'

సర్దార్ పటేల్ కరంషాద్‌నుండి ఆనంద్ అనేగ్రామానికి వచ్చారు. అక్కడి వ్యవసాయ విద్యాలయానికి ప్రారంభోత్సవంచేసి ఈ విధంగా వుపన్యసించారు.

"దేశపునర్నిర్మాణానికి ప్రజలు పూనుకొంటే తప్ప ఇంతసునాయాసంగా అప్రయత్నంగా ప్రశాంతంగా చేతికిక్కిన స్వతంత్రం లాభకారికాజాలదు. పైగా దేశం యొక్క ఆర్థికస్థితి తల్లక్రిందులైపోతుంది. యుద్ధం వలన పల్లెటి జీవితం భగ్నమయింది. మనం దానిని పునరుజ్జీవితం చేయాలి.

"దాస్యపు చీకటిలోంచి ఒక్క మారు స్వాతంత్ర్యపు వెలుగులోకి రాగానే ప్రజల కళ్ళు చెదిరిపోయాయి. అందగారంలో పడి తన్నుకొంటూ ప్రజలు ఒకరినొకరు చంపుకొంటున్నారు. గుజరాతులో అటువంటిది లేనందుకు సంతోషం."

వ్యవసాయ విద్యాలయానికి కీర్తిశేషుడైన బస్సీలాల్ పేరుపెట్టారు. ఆయన తండ్రి అమృతలాల్‌శేఠ్ విద్యాలయ స్థాపనకు 5 లక్షలు యిచ్చారు.

ఉపాధ్యాయుల సమ్మె బీహార్‌లో ముగిసింది

విద్యాశాఖా మంత్రి వాగ్దానాలు

పాట్నా, ఏప్రిల్ 6

గవర్నమెంటు అధికారంలో లేనికాలేజీలలో 6 టిలోని ఉపాధ్యాయులు మార్చి 20 నుండి సాగిస్తున్న సమ్మెను విరమించవలసిందని కాలేజీ ఉపాధ్యాయుల సమ్మెకమిటీ ప్రకటన చేసింది. బీహార్ విద్యాశాఖామంత్రి బదరీనాథ వర్మ యిచ్చిన హామీపై, ఆయనకోరిన ప్రకారం సమ్మెను విరమించుకొన్నట్లు వారు ప్రకటించారు. వారు కోరినకోర్కెలపై విచారణ జరిపి ప్రభుత్వానికి సలహాలివ్వడానికి ఒక కమిటీని వేస్తామని, ఆ కమిటీలో ఉపాధ్యాయుల పక్షానికి పాత్రులయిన వారినే వేస్తామని, కమిటీని త్వరలోనే నియమించి, త్వరలోనే రిపోర్టు తీసుకుంటామని ఆయన హామీ యిచ్చారు.

గవర్నమెంటుకాలేజీలలో ఉపాధ్యాయులకిచ్చే జీతాలన్నీ తమకుకూడా యివ్వాలనేది ఈ ఉపాధ్యాయుల ప్రధానమైన కోరిక

ఖైదీల నిరశనవ్రతం నేడు ముగించారు

కన్ననూరు ఖైదీలకు మాధవమీనన్ వాగ్దానం

కన్ననూరు, ఏప్రిల్ 5

కన్ననూరు జైలులో నిరశనవ్రతం చేస్తున్న 150 మంది ఖైదీలు, డిటెన్యూలు మద్రాసు జైళ్ళమంత్రి కె. మాధవమీనన్ గారిచ్చిన వాగ్దానంమీద నేడు నిరశనవ్రతం ముగించారు.

33 మంది మిలిటరీ ఖైదీలు మార్చి 29 నుండి, 100 మంది ఏ...వున్న ఖైదీలు ఏప్రియలు 3 నుండి 14 మంది డిటెన్యూలు నేటి ఉదయంనుండి నిరశనవ్రతం చేస్తున్నారు. న్యాయమైన ఖైదీల కోర్కెలను ప్రభుత్వం తీర్చటానికి ప్రయత్నిస్తుందని మంత్రిగారు మాట ఇచ్చారు.

సమ్మెనే సాగిస్తాం

బెస్టుకంపెనీ కార్మికుల నిర్ణయం

బొంబాయి, ఏప్రియల్ 6

బొంబాయి ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టుకంపెనీ (బెస్టు) కార్మికుల యూనియను పదిహేనురోజులుగా సాగిస్తూంది. ఈవేళ రహస్యపు బాలెట్ద్వారా కార్మికుల అభిప్రాయాన్ని తెలుసుకొని సమ్మెను ఇంకా సాగించడానికే నిర్ణయించారు.

ప్రభుత్వం అడ్జుడికేటరును నియమించింది గనక సమ్మె మానివేయాలనే విషయం మీద బాలెట్ తీసుకోబడింది. కంపెనీ కార్మికుల 8 వేలమందిలో 6186 మంది సమ్మె సాగించాలని చెప్పారు. 28 మంది మాత్రం సమ్మెమానాలన్నారు. మిగిలినవారు సమ్మెకాలంలో నగరం విడిచిపోవడంచేత వోటు చేయలేదు.

పనినడిచేటట్టు చూస్తామని కార్మికమంత్రి బెదరింపు

కార్మికుల నిర్ణయం విన్నతర్వాత కార్మిక మంత్రి (బొంబాయి) గుల్జారీలాల్ నందా విచారణకర్త తన పనిని సాగిస్తాడని, ప్రధాని ఖేర్ బొంబాయిరాగానే బస్సులు, ట్రాములు నడిచేటట్లు చేస్తామని బెదిరించారు.

కార్మికుల సమ్మెఫలితంగా 16 రోజుల నుండి బొంబాయిలో ట్రాములు నడవడం లేదు.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE